Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 79

(Mar. 25, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 79

(Mar. 25, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

6 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 25-3-47 మంగళవారం [సంచిక 79

కాంగ్రెస్-లీగ్ ప్రతిష్టంభన సూచనలు

న్యూఢిల్లీ, మార్చి 23

లాభాల పంపకం విషయంలో కాంగ్రెసు-లీగులకు ఏకీభావం కుదరలేదు. కుదిరే స్థితికి వచ్చిన సంధి చెడిపోయింది.

కేంద్రప్రభుత్వం కాబినెట్‌లాగా వ్యవహరించాలన్న కాంగ్రెసు వాంఛ అలాగే ఉంది.

ఈ విభేదాలవల్ల కొత్తవైస్రాయి కేంద్రప్రభుత్వాన్ని పునర్నిర్మిస్తాడన్న వదంతులు కూడ ఉన్నవి.

కొరియాలో అతివాద నాయకుల అరెస్టు

మార్చి 22

అమెరికా ఆక్రమణకిందవున్న దక్షిణ కొరియాలో అతివాదపక్షాల నాయకులను 30 మందిని [illegible] అరెస్టు చేశారు. అమెరికా అధ్యక్షుడు [illegible] కొత్త విధానాన్ని అనుసరించే ఈ అరెస్టులు జరిగాయని తెలుస్తుంది.

స్వేచ్ఛా స్వతంత్రాలులేనిది శాంతిలేదు

ఆశియా ప్రజల్లో ఐక్యతరావాలి

అఖిలాశియా మహాసభలో

నెహ్రూ ప్రారంభోపన్యాసం, సరోజినీదేవి అధ్యక్షత

న్యూఢిల్లీ, మార్చి 23

అఖిల ఆశియాదేశ మహాసభ ఈ రోజు సాయంత్రం ఢిల్లీ పురానా ఖిల్లాలో ప్రారంభమయింది. ముప్పై దేశాలనుండి 250 మంది ప్రతినిధులు, పదివేల మంది ప్రేక్షకులు సమావేశానికి వచ్చారు. ప్రత్యేకంగా నిర్మించిన పెండాల్ జనంతో క్రిక్కిరిసి పోయింది. జవహర్‌లాల్ నెహ్రూ సభను ప్రారంభించారు. శ్రీమతి సరోజనీదేవి అధ్యక్షత వహించింది.

నెహ్రూ సభను ప్రారంభిస్తూ ఇలా అన్నారు. "మనం చిరకాలంనుండి పశ్చిమదేశ ప్రభుత్వాలకు దరఖాస్తులు పెట్టుకుంటూ వచ్చాము. ఇప్పుడా కథ గతంలో కలిసిపోవాలి. మన కాళ్ళపై మనం నిలబడి, ఇతరులతో సహకారంచేయడమే మన ఉద్దేశం"

వివిధదేశ ప్రభుత్వాల అభినందన సందేశాలు సభలో చదివారు. వివిధదేశ ప్రతినిధి వర్గ నాయకులు మాట్లాడారు. సభ రేపు సాయంత్రము తిరిగి సమావేశమవుతుంది.

నెహ్రూ ప్రసంగం

పండితనెహ్రూ సభను ప్రారంభిస్తూ ఇలా ఉపన్యసించారు:

"మన మిప్పుడొక పరివర్తనదశలో ఉన్నాము. ఒక యుగంపోయింది. మరొక నూతన యుగం ఆరంభమవుతున్నది. ఎన్నాళ్ళో అణిగిపడిఉన్న ఆశియా ఈనాడు తిరిగి ప్రపంచ వ్యవహారాలలో ప్రాముఖ్యతను వచ్చినది. ఈవిప్లవతో అతి సన్నిహితమైన ఈ ఆశియా ప్రపంచవిప్లవంలో ప్రధానపాత్ర నిర్వహించింది. ఈ ఖండంలోనే సంస్కృతి ప్రారంభమైంది. ఇక్కడే మనుష్యమేధశక్తి సత్యజిజ్ఞాసతో ప్రపంచానికి వెలుగుచూపింది. ఇలాంటిఖండం. యూరోప్ సామ్రాజ్యవాదాలకు విహారరంగమైపోయింది.

"నేడు ఆశియాలో తిరిగి మార్పువచ్చింది. ఇతరదేశాలతో ఆశియా సమాన స్థానాన్ని అలంకరిస్తున్నది. ఇలాంటి సమయంలో మిమ్మందరిని ఆహ్వానించే అవకాశం కల్గినందుకు భారత ప్రజలు గర్వపడుతున్నారు. చరిత్ర సంఘటనల ప్రాబల్యం వల్లనే మనమందరమీనాడు సమావేశం కాగలిగాము.

"ఈ సభకు వివిధ ఆశియా దేశాల ప్రతినిధులు వచ్చేశారు. వారందరికి స్వాగతమిస్తున్నాము.

ఆశియాలో సామ్రాజ్యవాద పాలన

"మనమీనాడు సమావేశం కాగానే పాత కథలన్నీ జ్ఞాపకం వస్తున్నవి. కాని ఆశియా మహోన్నతస్థితిని తెలిపే అతిప్రాచీనగాథలుగాని, మనదేశాల దుస్థితిని తెలిపే ఇటీవల సంగతులుగాని నేనిప్పుడు వివరించను.

"రెండు వందల ఏండ్లుగా ఆశియాలో సామ్రాజ్యవాదం పెరిగింది. మరొకవేపు చాలభాగం వలసదేశంగానో, వలసదేశప్రాయంగానో ఉంటూ వచ్చింది. యూరోపు ప్రభుత్వాలు ఆశియాపై పెత్తనంవహించడంవల్ల ఒక దేశానికి మరొకదేశానికి సంబంధం తగ్గిపోయింది. పొరుగు రాజ్యాలతో సన్నిహితంగాఉన్న భారతదేశంలో బ్రిటిష్‌పాలన ప్రారంభంకాగానే ఇతరదేశాల బాంధవ్యం తెగిపోయింది. ఆశియా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఏదో ఒక సామ్రాజ్యవాదంతో ముడిపెట్టబడినవి. సభ్యతా విషయంలోకూడ యూరోపుతోనే సంబంధం ఎక్కువయింది.

"నేడీస్థితి పోయింది. పాత సామ్రాజ్యవాదులు శిథిలమవుతున్నవి. యూరోపు పెత్తనం పోతూనే మన దేశాలమధ్య ఏర్పడిన ఆటంకాలు విడిపోతాయి, పాత స్నేహం పునరుద్ధరింపబడుతుంది.

"ఈ సమావేశంలో నాయకులు, అనుచరులు అనే భేదం లేదు. మన మందరూ కలిసి ప్రయత్నించాలి. భారతదేశం ప్రకృతి సిద్ధంగా కీలకస్థానంలోఉన్నది. భారతదేశం తొలినుండి ప్రాచ్య పశ్చిమ సభ్యతలకు కూడలిగా ఉన్నది. ఇక్కడే సభ్యతకూడ ఇతర దేశాలకు వ్యాపించింది.

ఏ దేశంమీదా విద్వేషంలేదు

"మనమిక్కడ సమావేశం కావడంలో ఏ దేశంమీదగాని, ఏ ఖండంమీదగాని వ్యతిరేక బుద్ధితో కాదు. యూరోపు అమెరికాలపై దెబ్బతీసేందుకు బయలుదేరిన విశాలాశియా ఉద్యమమని ఈ సభనుగూర్చి కొందరు అనుమానించారు. మనం కేవలం ప్రపంచములో శాంతి సామరస్యాలు ఏర్పరచాలనే చూస్తున్నాం గాని ఎవ్వరిపైనా కత్తి కట్టడం లేదు.

"మన మిన్నాళ్ళు యూరోపు దేశాలకు దరఖాస్తుదారులుగా వున్నాము. ఆ కథ యిప్పుడు గతంలో కలిసిపోవాలి. మన కాళ్ళపై మనం నిలిచి ఇతరులతో సహకారం చెయ్యాలి. ఇతరుల చేతి కీలుబొమ్మలుగా వుండరాదు.

ఇతరులచేతి కీలుబొమ్మలుకారాదు

"ఆశియాదేశాలికమీద ఇతరుల చేతి కీలుబొమ్మలుగా పనిచేయరాదు; మనదేశాలకు స్వతంత్ర విధానాలుండాలి. అమెరికా యూరోపులు, మానవాభ్యుదయానికి చాల తోడ్పడినవి. కాని అందుతోపాటు వారు మనలను ఎన్నో యుద్ధాలలోకి యీడ్చారు. దారుణ సంగ్రామం గడచీ గడవకముందే మరొక యుద్ధం అంటున్నారు. ఈ అటం శక్తియుగంలో శాంతి రక్షణకు మనం పని చెయ్యాలి. నేడు వివిధ దేశాలలో తగాదాలున్నవి. మన అంతరంగిక బాధలు మనకున్నవి. కాని ఏమైనా ఆశియా దృక్పథం శాంతివంతమైనది.

"అన్నిదేశాలు ఏనాడు స్వతంత్రం అవుతాయో, ఏనాడు అన్నిచోట్లనున్న మానవులు స్వతంత్రం, సౌఖ్యం, సమానావకాశాలు కలిగి ఉంటారో అప్పుడే శాంతి అనేది ఏర్పడుతుంది. కాబట్టి శాంతిస్వతంత్రాలు రాజకీయ, ఆర్థిక దృష్టులతో చూడాలి.

"మనదేశాలు చాల వెనుకబడి ఉన్నవి. జీవిత ప్రమాణంచాలనిస్థితిలో ఉన్నది. ఈ ఆర్థిక సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలి. లేకుంటే విపరీతమైన సంక్షోభం, వినాశస్థితి మనలను ముంచివేస్తుంది.

"కాబట్టి మనరాజకీయ, సాంఘిక, ఆర్థిక వ్యవస్థలను సామాన్య మానవుని భారాలను తొలగించేవిగా, అతని అభివృద్ధికి సంపూర్ణ అవకాశం కలిగించేవిగా మనం తయారు చెయ్యాలి.

"నేడు 'ఏక ప్రపంచం' అనే ఆదర్శం, ప్రపంచ సమాఖ్యనిర్మాణం అవసరమని విస్తున్నది. ఈ ఆశయానికై మనం కృషి చేయాలి. కాబట్టి మిత్రరాజ్యసమితిని బలపరుస్తున్నాము. ఆ ఆశయానికి ఆశియాఅంతా కలిసి పనిచెయ్యాలి.

సమావేశ కార్యక్రమం

"ఆశియాదేశాలను ఒకచోట చేర్చడానికే ఈ సభ సమావేశమయింది. ఇలా సమావేశం కావడంలోనే మనం కొంతవరకు చరితార్థులమయ్యాము. మనందరకు సంబంధించిన వివిధ సమస్యలను చర్చించేందుకు ఈ మహాసభ కమిటీలుగా వేరుపడుతుంది. ఆయా దేశాల అంతరంగిక సమస్యలను ఈ సభ చర్చించదు. అలాంటివి అవసరమే అయినా ఎక్కువ వివాదాలకు కారణమవుతుంది. ఈ సమావేశంలో ఒక శాశ్వత ఆశియా సంస్థ ఏర్పడగలదని ఆశిస్తున్నాము. అలాగే ఆశియా విషయపరిజ్ఞానానికొక పాఠశాల ఏర్పడవచ్చును. ఏమేమిచేయాలో మీరేచర్చించి నిర్ణయించాలి. కాబట్టి ఇవన్నీ టినీ నేను వివరించను.

"సంకుచిత జాతీయ భావాలకు తావీరాదు. జాతీయతకు తగిన స్థానమున్నది. కాని అది దురహంకారపూరితమై అంతర్జాతీయ అభివృద్ధికి ఆటంకం కారాదు. ఆశియా యూరపు అమెరికా ఖండాలతో స్నేహంగా ఉంటుంది. ఆఫ్రికాలోని బాధిత సోదరుల యెడల మనకొక ప్రత్యేక బాధ్యత ఉన్నది. కాబట్టి మనం ఊహించే స్వతంత్రం ఒక ప్రత్యేక ప్రజలకు చెందినదికాదు.

"ఆశియా దేశాలన్నీ నేడొక విషమపరీక్ష ఎదుర్కొంటున్నది. భారత దేశంలోను, తగాదాలు బాధలు కలిగిస్తున్నవి. ఇవన్నీ పరివర్తనయుగంలోతప్పనివని అవుతున్నవి. ఆశియా ప్రజలలో మహత్తర చైతన్యం కలిగింది. మనం కలలుగనే నూతన ఆశియా నిర్మాణానికి వీని నుపయోగించుకోవాలి. ఈ నూతన శక్తులపై మనం విశ్వాసముంచి పనిచెయ్యాలి."

విప్లవంతర్వాత-సోవియట్ ఆశియాలో నూతనజీవితం

వివిధదేశ ప్రతినిధుల ప్రసంగాలు

న్యూఢిల్లీ, మార్చి 23

ఆశియా మహాసభలో పదిదేశాల ప్రతినిధివర్గ నాయకులు, ఆశియా మహాసభ ఏర్పాటును ఆమోదిస్తూ మాట్లాడారు. ఆయా దేశాలను వర్ణక్రమానుసారం పిలువగా ప్రతినిధివర్గ నాయకులు సభలో ఉపన్యసించారు.

ఆఫ్గన్ ప్రతినిధివర్గ నాయకుడు అబ్దుల్ మజీద్ ఖాన్ ఇలా అన్నారు: "మనం జీవించాలనే అనుకుంటే మనం కలిసే జీవించాలి. వివిధ దేశాలలో ప్రతి సంవత్సరమూ ఇలాంటి సభలు జరిపితే అంతర్జాతీయ సభ్యత పెంపొందుతుంది. భారత ఆఫ్గన్ ప్రజల సభ్యతా సంబంధం అతి ప్రాచీనమైనది. ఈ సమావేశం చరితార్థం కాగలదని మేము ఆశిస్తున్నాము."

విప్లవంతర్వాత ఆర్మీనియా అభివృద్ధి

ఆర్మీనియా (సోవియట్) ప్రతినిధివర్గ నాయకుడు ఇలా మాట్లాడారు: "ఆశియా దేశాలలో మా దేశం అత్యద్భుతమైన మహోద్యమాన్ని చవిచూచింది. మా ప్రజలు సోవియట్ యూనియన్‌లో చేరేవరకు చాల వెనుకబడి ఉన్నారు. ఆతర్వాత మా కష్ట సమయం శాశ్వతంగా అంతమయిపోయింది.

"ఆశియా ప్రజలలోనూ, ప్రపంచ ప్రజలలోనూ సద్భావ సహచర్యాలను ఏర్పరచడం కోసం మేము మీతో సహకరించాలని వాంఛిస్తున్నాము.

ఆర్థిక స్వతంత్రం కావాలి

అజెర్బైజాన్ సోవియట్ ప్రతినిధి ఇలా అన్నారు:

"ఆశియా ప్రజలు స్వతంత్రాన్ని వాంఛిస్తున్నారు. తాము ఇతరులతో సమానంగా అభివృద్ధి చెందాలని కోరుతున్నారు. ఆర్థికాభివృద్ధిలేనిది ఏదేశమూ స్వతంత్రం కాలేదు.

"రష్యా విప్లవం వరకు మా దేశం చాల వెనుకబడి వుంది. నేడు మా దేశం సమృద్ధమైన పారిశ్రామిక దేశమైంది. విశ్వవిద్యాలయాలు, పరిశోధనలు విశేషంగా మా దేశములో ఏర్పడినవి. వీనితోపాటు మా దేశ సభ్యత అభివృద్ధి చెందింది.

"ఈ సమావేశం వివిధ ఆశియా ప్రజల మైత్రికి కారణం కాగలదని ఆశిస్తున్నాము"

బర్మా ప్రతినిధి ఆంగ్‌సాన్ సందేశాన్ని చదివారు:

"ఆశియా ప్రజాస్వతంత్రానికి అందరూ ఏకమై ఆటంకాలను ఎదుర్కోవాలి"ని అందులో వుంది.

తర్వాత సిలోన్ ప్రతినిధివర్గ నాయకుడు బండారనాయకె ఉపన్యసించారు. "ఆశియా అనైక్యతతో, దాస్యంతో కుములుతున్నన్నినాళ్ళు ప్రపంచానికి అభివృద్ధి ఆశలేదు. మన దేశాలలో ఐక్యతకు మనం సంపూర్ణంగా ప్రయత్నించాలి" అని ఆయన కోరారు.

చైనా ప్రతినిధి చెంగ్ టిన్ ఫున్ ఇలా అన్నారు. "సమావేశం ప్రపంచానికి ఆశియాకు వంతెనగా పనిచేయాలి. మనం ఆశియా సరిహద్దులకు సంబంధించే కాక ప్రపంచాన్ని గూర్చి ఆలోచించాలి.

"ఆశియాలో అరుణోదయ మయింది. మనందరం సహకారంతో మన సాంప్రదాయాన్ని నిలబెట్టుకుందాం. మన అస్తిత్వం మన ఐక్యతమీదనే ఆధారపడి ఉంది."

తర్వాత సభను రేపటికి వాయిదావేశారు.

సరోజినీదేవి ప్రసంగం

న్యూఢిల్లీ, [illegible]

ఆశియాదేశ మహాసభకు [illegible] వహించిన శ్రీమతి సరోజినీదేవి ఇలా [illegible] పించింది:

"మీకు నేను స్వాగత మిస్తు[illegible] ఆశియా పరస్పర విరుద్ధ దేశా[illegible] మిత్రదేశాలతో వర్ధిల్లాలి. మన [illegible] కలిసి ఆశియా ప్రజలకందరికి ఒక [illegible] కను తయారుచెయ్యాలి. మీరు [illegible] మండిలేచి మృత్యుంజయులు కావాలని [illegible] తున్నాము.

"చావులేదు, పుట్టుకలేదు. కేవలం [illegible] వ్యం క్రమక్రమంగా ఉన్నత జీవిత [illegible] వేపు అభివృద్ధి చెందుతూంటుంది [illegible] మాతంగ్రి చెప్పాడు. అదేభారతదేశ చరిత్రలోను, ఆశియా చరిత్రలోను కనిపిస్తుంది. మీరు ఏ భాషకు, మతానికి చెందినవ్వరైనా జనన మరణాలు లేనివారు కావాలని కోరుతున్నాము. మనం ఉన్నత భూమికలోకి క్రమంగా పోవాలని ప్రయత్నిస్తున్నాము. మనలను ఎవ్వరూ ఆపలేరు.

ఆశియా ఐక్యత కావాలి

"ఆశియా ప్రజల ఐక్యతకై మనం ప్రతిజ్ఞ తీసుకోవాలి. నేడు శిథిల దశలో వున్న ప్రపంచ బాధలను, విషాదాలను, అపోహ్యాన్ని పీడనను వదిలించుకొనేట్టు చూడాలి. మన ఆశయం శాంతి. అది వినాశంతో వచ్చే శాంతి కాదు; లొంగిపోవడంలో ఉన్న శాంతి కాదు; ఉన్నత స్థాయికి కొనిపోయే సమర్థ మానవశక్తి కోరే శాంతి అది.

"మహాత్మాగాంధీ మనకు ద్వేష క్రోధ రహితమై ప్రపంచం ప్రేమపూర్ణంకావాలన్నాడు. అది కొత్త సందేశంకాదు. అదే ఆశియా ప్రాచీనకాలపు సందేశం. మనలో ఎన్ని ఆచార వ్యవహారాల్లో భేదాలున్నా ఆశియా హృదయాన్ని విభజించలేము. మన విభిన్నతలోనే ఆశియా ప్రజల ఐక్యత ఉద్భవించింది.

"వివిధ సంస్కృతుల విభిన్నత, విభిన్న సంస్కృతుల సంఘర్షణ నిజమైన సజీవ సమైక్యతను కల్పిస్తుంది. దానినే నేను, నెహ్రూ, గాంధీజీ కోరుతున్నాము. దానినే మా ప్రజలు వాంఛిస్తున్నారు."

మనం పోరాడుతూ వుంటే బ్రిటన్ వెళ్ళిపోయినా పరాధీనత తప్పదు

పాట్నా, మార్చి 23

నేటిసాయంకాలం బంకీపూర్ మైదానంలో గాంధీజీ ప్రార్థనానంతరోపన్యాసంలో ఇల్లాగ చెప్పారు:

"మిలిటరీ వచ్చాక పంజాబు శాంతంగా వుందని ఒక మిత్రుడు నాకు వ్రాసారు. అది శాంతికాదు; శ్మశానశాంతి. ప్రజలు ముందు పోరాటానికి సిద్ధం అవుతున్నారన్నమాట. రెండు పక్షాలు గాని, ఒక్కపక్షంగాని అహింసా విధానాన్ని అవలంబించ గలిగితేనే నిజమైన శాంతి ఏర్పడుతుంది.

"బ్రిటిష్‌వాళ్ళు పోవడంతో స్వతంత్రం వస్తుందను కుంటున్నారు. బ్రిటిష్ వాళ్ళు పోవడం తథ్యమేగాని, మనం ఇల్లాగపోట్లాడుకొంటూంటే మరొకడు వచ్చికూర్చుంటాడు. ప్రపంచంలో అందరినీ అహింసతో జయించగలమన్నది అడియాస."

కొత్త వైస్రాయి

న్యూఢిల్లీ, మార్చి 24

కొత్త వైస్రాయి లార్డు మౌంట్‌బాటన్ ఈ రోజు అధికారాన్ని స్వీకరించారు.

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

Microfilmed from photocopy

ప్రజాశక్తి

1947 మార్చి 25 : మంగళవారం

ప్రకాశం మంత్రివర్గం పతనం కొత్త మంత్రులకు గుణపాఠం

గత యేడాది ప్రకాశం పంతులుగారు గాంధీజీని, కాంగ్రెసు హైకమాండును ఎదిరించి మద్రాసు కాంగ్రెసు శాసనసభాపార్టీకి నాయకుడుగా ఎన్నుకోబడ్డారు. అగష్టు రేక

సామ్రాజ్యవాద వ్యతిరేకత

కాంగ్రెసు మంత్రుల హయాంలో నేరమైంది

డిటెన్యూలపై చేసిన ఆరోపణలు స్వాతంత్ర్యోద్యమానికి సిగ్గుచేటు

పి. సి. జోషీ

బొంబాయి, మార్చి 22

అఖిలభారత కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి కామ్రేడ్ పి. సి. జోషీ ఈ దిగువ ప్రకటన చేస్తున్నారు :

"మద్రాసులో ప్రకాశం మంత్రివర్గం

"1940లో బ్రిటిష్‌గవర్నరు విశాఖపట్నం వచ్చినప్పుడు విద్యార్థుల ఆసమ్మతి ప్రదర్శనము నడిపాడనీ, 'గవర్నరూ వెళ్ళిపో' అనే నినాదాలు ఆ ప్రదర్శనంలో ఇవ్వబడ్డాయనీ కామ్రేడ్ జె. వి. కె. వల్లభరావుపై

ఇవేనా వారుచేసిన నేరాలు?

ప్రజలకు వారి విడుదల అవసరం

ఆలస్యం పనికిరాదు

నూతన కాంగ్రెస్ మంత్రులు

పాత మంత్రివర్గంనుంచి ఒక్కరుమాత్రమే

మద్రాస్, మార్చి 23

మద్రాసు ఎసెంబ్లీ కాంగ్రెసు పార్టీ నాయకుడు ఓమాండూరి రామస్వామి రెడ్డియార్ గారు మద్రాస్‌గవర్నరును కలుసుకొని మంత్రివర్గంలో ఎనిమిది మంది పేర్లను ఇచ్చారు. వారు నేడుగవర్నరు యెదుట రాజభక్తిప్రమాణము తీసుకొన్నారు. తాత్కాలికంగా వారు ఈ దిగువశాఖలను నిర్వహిస్తారు.

ఓమాండూరి రామస్వామి రెడ్డియార్:

...కానివారు. ఆయన త్వరలోనే శాసనసభ ఎన్నుకొంటేట్లు ఏర్పాటుచేస్తామని ఆయన చెప్పారు.

తర్వాత నూతన ప్రధాని ఈ దిగువ ప్రకటన చేశారు.

"మనం చాలా క్లిష్టదశలో వున్నాం. మా మంత్రివర్గానికి ప్రజలు తోడ్పడాలి. ప్రజా సామాన్యానికి, విద్యాధికులకు, వ్యాపారులకు, పత్రికలకు నా విజ్ఞప్తి ఇదే. మా ప్రయత్న...

కాంగ్రెసు ప్రణాళికను అమలుజరిపితేనే

ఎన్నుకొన్న గౌరవం

...బద్దారు. మంత్రులసంఖ్య ఎంత వుండేదీ, ఎవరిని తీసుకొనేదీ, ఎప్పుడు తీసుకొనేదీ చెప్పలేమని నూతన ప్రధాని ప్రభుత్వ భవనం నుంచి వస్తూ విలేఖరులకు చెప్పారు. ప్రమాణం తీసుకొన్న మంత్రులలో ఒక్క సుబ్బరాయన్ మాత్రమే శాసనసభ్యులు

...వారికి రావడానికి వీలు కుదర్చలేకపోయినందుకు విచారం తెలుపుతూ ప్రకటనచేశారు. దానిలో ప్రజాభివృద్ధికొరకై మంత్రి మండలి చేసే కార్యక్రమాన్ని ప్రజలు బలపరచాలని కోరారు. నూతన మంత్రివర్గం కాంగ్రెసు ప్రణాళికను అమలుజరపగలిగినప్పుడే నూతన నాయకుని ఎన్నిక సఫలం అవుతుందని అన్నారు.

పాకిస్థాన్ ప్రాతిపదికపైనే సమాధానం ఏర్పడాలి

ఏకకేంద్రం సాధ్యంకాదు

జనాబ్ జిన్నా 'పాకిస్థాన్ దిన' సందేశం

బొంబాయి, మార్చి 22

ముస్లింలీగు అధ్యక్షుడు జనాబ్ జిన్నా పాకిస్థాన్ దినోత్సవ సందర్భంలో ఈక్రింది సందేశం ఇచ్చారు :

1940 మార్చి 23 తేదీనాడే లీగు నిర్భీతంగా పాకిస్థాన్ స్థాపనే తన ఆశయమని ప్రకటించింది. ఆ ఆశయంకోసం మన

...రిటీగా చేయాలనుకోవడం వినాశానికి దారి తీస్తుంది.

"సమాధానానికి మార్గం ఒక్క పాకిస్థాన్ మాత్రమే. ఆ ప్రాతిపదికపై సమాధానం ఏర్పడుతుందని ఆశిస్తున్నాను.

"ఇలాంటి విషమదశలో మనం ఐక్యతతో

రాష్ట్రాలకే అధికారాన్ని లీగు కోరుతుందట

మ్యూఢిల్లీ, మార్చి 22

కృష్ణాజిల్లా యువజన మహాసభ

మన స్వాతంత్ర్య పోరాటానికి ప్రపంచయువకుల సానుభూతి

ప్రపంచ యువజన ప్రతినిధుల సందేశం

చినవోగిరాల, మార్చి 21

"సోవియట్ యువకులు, మీ స్వాతంత్ర్య పోరాటానికి సానుభూతి చూపుతున్నారు. స్వతంత్ర భారతదేశంకోసం నిరీక్షిస్తున్నారు. యువకులతోపాటు భారత యువతి ... అపారంగా కృషి చేయవలసివుంటుంది." అని నిన్న జరిగిన కృష్ణాజిల్లా యువజన మహాసభలో, సోవియట్ యువజన ప్రతినిధి ఓల్గా హెచ్చరించింది.

ఈ నెల 17 నుండి 20 వ తేదీవరకు చినఓగిరాలలో జరిగిన కృష్ణాజిల్లా యువజన మహాసభకు, ప్రపంచ యువజన ప్రతినిధులు హాజరై, ప్రపంచ యువజనులతరపున మన స్వాతంత్ర్య పోరాటానికి సానుభూతి ప్రకటించారు.

మన నవజీవన నిర్మాత వీరేశలింగంగారి పేరిట నిర్మింపబడిన ఆవరణలోని యీ బ్రహ్మాండమైన సమావేశం ఆయన జీవిత లక్ష్యంను సార్థకంచేసింది. కలియుగ భీముడుగా ప్రపంచం అంతటా ప్రసిద్ధికెక్కిన కోడి రామమూర్తిగారి పేరిట సింహద్వారం నిర్మింపబడింది. ఇది కూడా కృష్ణాజిల్లా యువకుల శరీర నిర్మాణంలో చూపుతున్న శ్రద్ధను సార్థకం చేస్తూంది. ఆటల పోటీల్లోగాని, వైజ్ఞానిక పోటీల్లోగాని, యీ మహాసభలో పాల్గొన్నంత మంది యువకులు యింతవరకు యింకే మహాసభలోనూ పాల్గొనలేదంటే అతిశయోక్తియేమీలేదు. అదేవిధంగా 60 వేల మందికిపైబడిన ప్రజాసమీకరణతో, యువజన మహాసభ జరగలేదనవచ్చు. మహాసభలోని బ్రహ్మాండమైన ప్రజాసముద్రాన్ని చూసి, సముద్రాలు దాటివచ్చిన ప్రపంచ యువజన ప్రతినిధులు వెల్లడించిన ఆశ్చర్యమే దీనికి తార్కాణం. వైజ్ఞానిక పోటీల్లో 300 మంది యువకులు ఆటల పోటీల్లో 250 మంది యువకులు పాల్గొన్నారు. మహాసభకు హాజరైన 60 వేల మంది ప్రజల్లో కనీసం 15 వేలమంది మహిళలు, 600 బళ్ళు, 100 కార్లు అవసరం బయట గుమిగూడాయి. గ్రామ గ్రామాల

ప్రజానాట్యమండలివారి 'సిమ్లా భాగవతం' మొదలైన ప్రదర్శనలు ప్రపంచ యువజన ప్రతినిధులకూ, 60 వేలమంది ప్రజానీకాన్ని ముగ్ధుల్ని చేశాయి.

ఆహ్వాన సంఘాధ్యక్షులు జె. యస్. ఆర్ శాస్త్రిగారు నాయకులను, ప్రేక్షకులను ఆహ్వానిస్తూ మాట్లాడారు. ప్రారంభంలో శ్రీ వేములపల్లి వెంకటరామయ్యగారు జెండాప్రతిష్టాపన చేశారు. మహాసభ శ్రీ కాటినేని సూర్యప్రకాశరావుగారి అధ్యక్షతను జరిగింది. ప్రపంచ యువజనసమితి ప్రతినిధులను ప్రేక్షకులకు వారి జీవితవిశేషాలను ఎరుకపరుస్తూ అధ్యక్షుడు పరిచయం చేశారు.

మహాసభకు సందేశం ఇవ్వడానికి ప్రత్యేకంగా వచ్చిన ప్రపంచ యువజన ప్రతినిధుల యెంతో ఉత్తేజకరంగా మాట్లాడారు యుగోస్లావియా ప్రతినిధి ఉపన్యసిస్తూ, తన దేశంలో హిట్లరు దాస్యాన్ని ఎదిరిస్తూ యుగోస్లావియాలో యువకులు యెలా పోరాడారో, అలాగే భారత యువకులుకూడా పోరాడాలని హెచ్చరించారు. ఈ నిన భారతదేశంలో యింతమంది ప్రజలు సమీకరింపబడటం స్వాతంత్ర్యసాధన తప్పదని తెలియజేయడమే నన్నారు.

ముప్పయి లక్షల సభ్యత్వంగల ఫ్రెంచి రిపబ్లికన్ యూత్ ఫెడరేషన్ తరపున ఫ్రెంచి యువజన ప్రతినిధి మన స్వాతంత్ర్య పోరాటాన్ని అభినందించారు.

లేఖలు

★

గుంటూరు హరిజన హాస్టల్ దుస్థితి

మా హాస్టల్‌నందు 26 మంది విద్యార్థులున్నారు. అందు 12 గురు కళాశాల విద్యార్థులు. మిగిలినవారు హైస్కూలుకు సంబంధించినవారు. బి. యె. మొదలు 1 వ ఫారము వరకు ఉన్నారు.

ప్రస్తుతము యీ హాస్టల్‌కు మేనేజరుగా శ్రీ వేటి చలపతిరావుగారును, వార్డన్‌గా శ్రీచట్టి దుర్గాప్రసాదరావుగారును యున్నారు. చలపతిరావుగార్కి తరచు మద్రాసు ప్రయాణము తగులు చుండును. వారు మరల తిరిగి వచ్చువంతవరకు మేమువస్తుండవలసినదే.

మొన్ననే అనగా మేనేజరుగారు మద్రాసు వెళ్ళుటకు పూర్వము బోర్డింగు గ్రాంటు 1000 రూపాయలు వచ్చినవి. ఆ చెక్కు మార్చుకొని మేనేజరుగారు అంతర్ధానమయినారు. వార్డన్ గారికిగూడ మేనేజరుగారు ఎప్పుడు, యెచ్చటికి వెళ్ళినారోగూడ తెలియదట. చిన్న పిల్లలు చేయునదిలేక యుండ్లకు బయలుదేరినారు.

కావున హరిజనాభిమానులు, కాంగ్రెసు దేశభక్తులు మా విషయం తెలుసుకొని మమ్ము ఈ పరిస్థితినుండి గట్టెక్కించుతురని ప్రార్థించుచున్నాము.

గుంటూరు 10-3-47 } హరిజనహాస్టల్ విద్యార్థులు

నందిగామ హైస్కూల్లో టీచర్ల కొరత

నందిగామ, మార్చి 14

నందిగామ బోర్డుహైస్కూలులో స్కూలు తెరచినదగ్గరనుండి మాష్టర్లకొరత వుంటూనే వుంది. హైయ్యరు ఫారములకు సైన్సు మాష్టర్లు, మూడవ ఫారముకు ఇంగ్లీషు, జాగ్రఫీమాష్టర్లులేక విద్యార్థులు బాధ పడుతున్నారు. పరీక్షలు నెలరోజులే వున్నప్పటికీ మాష్టర్లను వేయకపోవడం ఈ జిల్లాబోర్డుకు పరిపాటి అయిపోయింది. మూడవఫారంకు యింతవరకు ఇంగ్లీషు, జాగ్రఫీ బోర్డులు

విశాఖజిల్లా నాయకులపై సెక్యూరిటీ కేసు

సోంపేట, మార్చి 19

ఉత్తర విశాఖజిల్లాలో శ్రీ బెందాళం, గవరయ్య, శ్రీ గానుగుల తరుణాచారి శ్రీ మార్పు పద్మనాభం, శ్రీ బత్తిన కామరాజు వగయిరా 14 మంది రైతు నాయకులు అరెస్టు చేయబడిన విషయం యిదివరకే ప్రకటించబడింది. ఇప్పటికి అరెస్టు చేయబడినవారి సంఖ్య 19 వరకూ పెరిగినట్లు తెలుస్తోంది. వీరంతా సోంపేట సబ్‌జైలులో నిర్బంధింపబడినారు. అరెస్టుకాబడిన వారిలో జిల్లాకాంగ్రెస్ సభ్యులు శ్రీమూల...

...మేజిస్ట్రేటు కోర్టులో సెక్యూరిటీ కేసు పెట్టబడింది.

రైతుసంఘనాయకులను మినహాయించి కాంగ్రెస్‌వాదులను మాత్రం మంత్రివర్గం ద్వారా విడిపించుకోవాలని గౌతు లచ్చన్న వగైరా కాంగ్రెస్‌వాదులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తూంది.

రాష్ట్రమంతటా బ్రహ్మాండంగా కనీసకోర్కెల దినోత్సవం

రాజమండ్రిలో 8 వేల కార్మికుల హర్తాళ్

రాజమండ్రి, మార్చి 19

అఖిలభారత ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్ ఆదేశానుసారం రాజమండ్రిలో కార్మిక కనీస కోర్కెల దినోత్సవం బ్రహ్మాండంగా జరిగింది.

...కార్మికసంఘ సెక్రటరీ కామ్రేడ్ యం. బాలసుబ్రహ్మణ్యం ఉపన్యసించారు.

పెడనలో హర్తాళ్

...దర్శి యేలూరి సూర్యారావు అధ్యక్షత వహించారు సాయంత్రం జరిగిన బహిరంగసభకు అల్యూమినియం వర్కర్సు కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు కామ్రేడ్ బి. నరసింహులు అధ్యక్షత వహించారు. సభకు 4000 మంది హాజరయ్యారు.

కామ్రేడ్స్ రమణయ్య, బి. యల్. భూషణం, కె. సుబ్బారావు, పేపరుమిల్లు వర్కర్సు యూనియన్ అధ్యక్షుడు శ్రీ చంద్రశేఖరం (కాంగ్రెసు) కార్మిక కనీస కోర్కెలు తీర్చాలనీ, ప్రజారక్షణ బిల్లు రద్దు చెయ్యాలనీ, అక్రమంగా అరెస్టు చేయబడిన నాయకులను వెంటనే విడుదల చెయ్యాలనీ ఉపన్యసించిరి.

చిలకలూరిపేటలో గంటన్నర పనులు మానారు

చిలకలూరిపేట, మార్చి 18

చిలకలూరిపేట పుగాకు కార్మికసంఘం తన సంఘంలోని కార్మికులకు నేడు సాయంత్రం 4 గంటలనుంచి పనులు మానివెయ్యమని సందేశం యిచ్చింది. ఇదిచూచి నేషనల్ టుబాకో కంపెనీ మానేజరు అసలు కంపెనీనే మూసివేశాడు, ఇలా అయితే పొరుగూరి కార్మికులు అసలు పనిలోకే రారుగాన మీటింగులోను, ఊరేగింపులోను పాల్గొనరని ఉద్దేశం. ఐ. యల్. టి. డి., బి. ఐ. టి. కంపెనీలోని కార్మికులు నాలుగు గంటలకే బైటకు వచ్చేశారు. నారులుతీర్చి 500 మంది కార్మికులు (ఇందులో 400 మంది స్త్రీలు) ముందు బ్యాండు వాయిద్యంతో ఊరేగింపు జరిపారు. అనంతరం బహిరంగసభ జరిగింది. సభకు శ్రీయుత పెండ్యాల వెంకటేశ్వర్లుగారు, ఐ. యల్. టి. డి. కంపెనీ గుమాస్తా అధ్యక్షత వహించుటద్వారా గుమాస్తా కూలీ ఐక్యత ఎలా సాధ్యమో రుజువయింది. సభలో తాలూకా కమ్యూనిస్టు కమిటీ సెక్రటరీ కామ్రేడ్ కరణం

25 వేల కోలారు కార్మికుల సమ్మె

కనీసకోర్కెల దినోత్సవనాడు 25 వేల మంది కోలారు బంగారుగని కార్మికులు సమ్మెచేశారు. సభలు జరుపరాదని మైసూరు నిరంకుశ ప్రభుత్వాజ్ఞలున్నా 6 వేలమందితోను 5 వేలమందితోను రెండు సభలు జరిగాయి.

పాండుచెరిలో పాతిక వేలమందిసభ

పాండుచెరిలో అనేక నిషేధాజ్ఞలు వున్నప్పటికీ, కార్మికులందరూ సమ్మెచేసి, 25 వేల మందితో బ్రహ్మాండమైన బహిరంగసభ జరిపారు.

మద్రాసులో 13 వేలమంది సమ్మె

మద్రాసులో కనీస కోర్కెల దినోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. కాంగ్రెసు కార్మిక నాయకులు యెంతభగ్నం చేయాలనుకున్నా, 13 వేలమంది కార్మికులు సమ్మె చేశారు. పలుచోట్ల సభలుజరిగాయి. వేలాది కార్మికులు పాల్గొన్నారు.

పలుచోట్ల సభలు ఊరేగింపులు సమ్మెలు

ఆంధ్రదేశంలో అనేక పట్టణాలలోను గ్రామాల్లోనూ, కనీస కోర్కెల దినోత్సవం నాడు, సమ్మెలు, సభలు, ఊరేగింపులు జరిగినట్లు మాకు వార్తలు చేరినవి. స్థలాభావంవల్ల పూర్తి వివరాలు ప్రకటించడం సాధ్యంకాక, జరిగిన ప్రదేశాల పేర్లు మాత్రమే యివ్వగలుగుతున్నాము — సం.

తెలప్రోలు, దుక్కి, అనకాపల్లి, మాచీడు, కాజీపేట, ఒరంగల్, పెద్దాపురం, సామర్లకోట, పెనుగొండ, విజయనగరం, పందలపాక, మల్కిపురం, చింతలపల్లి, కాజులూరు, జగన్న పేట, కె. పెదపూడి,

ప్రభుత్వయంత్రంలోని అవినీతికి విద్యార్థులపై దారుణశిక్ష

స్కూలుఫైనల్ పరీక్షలమార్పుపై, విద్యార్థి ఫెడరేషన్ ప్రకటన

బెజవాడ, మార్చి 23

ఆంధ్రరాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ కార్యదర్శి శ్రీ వీరమాచనేని మధుసూదనరావుగారు ఇలా వ్రాస్తున్నారు :

ఈ సంవత్సరం స్కూలుఫైనల్ పబ్లిక్ పరీక్షలను రెండురోజులు జరిగిన తరువాత ప్రభుత్వం నిలుపుచేసింది. రాష్ట్రమంతటా ప్రశ్నాపత్రాలు ముందుగా బయట పడటం వల్ల అవుకేశామని ప్రభుత్వం ప్రకటించింది

అహోరాత్రులు నిద్రఆహారాలేకుండా కష్టపడి చదివి, పరీక్షలకు వచ్చిన సుమారు 60000 మంది విద్యార్థుల శ్రమంతా బూడిద పోసిన పన్నీరై పోయింది ఎవరో ప్రశ్నాపత్రాలు బయట పెట్టారట. అవి విద్యార్థులకు తెలిసినవట. అందువల్ల వేలాదివేలవిద్యార్థుల నష్టాన్ని అనుభవించాలట. సరిస్థితులు యీ

విధంగా రావటానికి ప్రధానకారణం ప్రభుత్వం యొక్క చేతగానితనం, ప్రభుత్వ ... అవినీతి అని చెప్పకతప్పదు. ... బిడ్డకోసమో, ఏ అఫీసర్ల ... పై ప్రయత్నాలు జరగటం ... గూడుకొన్న ప్రభుత్వోద్యోగులు ... అని వాటిని బయటపెట్టడం ... తర్వాతడంగా 50 వేలమంది ... బలి యిస్తున్నారు. పైగా ప్రభుత్వం యొక్క చేతగానితనానికి ... పరీక్షలు మార్చివేసింది. ... పూనుకునే ఉద్యోగులున్నారం ... యొక్క బలహీనత ఎంతగవుందో ... తుంది. పైగా తన తెలివి ... పరీక్షలుమార్చి కష్టపడి చదివిన ... నష్టంచేయడమే గాకుండా, ... మరొక నెలరోజులలో పెడతారట. ... వరకూ స్మార్కు నడుపుతారట, ...

యీ తెంకుగూర వారివద్ద ... చేస్తారట: తిరిగి పరీక్ష రుసుం ... ఆలోచన గూడ వుందని వార్తలు ... ఈ వంకతో యీ సారి పేపర్లు ... యిచ్చి విద్యార్థుల గొంతుకలు ... గూడ ప్రయత్నిస్తారు. తన ... ప్రభుత్వం విలుంగా విద్యార్థులకు ... రోజుల ఖర్చులు భరించాలి. ... మార్చటమే ఘోరం. అదిగాక ... అమలుపర్చ బూమకోటం ... దీనిని ప్రతి విద్యార్థి, పౌరుడు ...

ఎపి ఫిషల్ మధ్య పరీక్షలు ... మందుకెందల్లో గంట 10 మంది ... కాలంవరకు విద్యార్థుల రెండుపేపర్లు ...

...చిన విధంగా పరీక్షలు పెట్టాలని విద్యార్థులంతా ప్రజలంతా ఆందోళన చేయాలని కోరుచున్నాను.

యస్. యస్. యల్. సి పునః పరీక్షలు ఏప్రిల్ 21

మద్రాసు, మార్చి 23

స్కూలుఫైనలు పరీక్షలు తిరిగి ఏప్రిల్ 21 వ తేదీనుండి ప్రారంభం అవుతాయని ప్రత్యేకోద్యోగి బి. యల్. రోచేగారు ప్రకటిస్తున్నారు.

పరీక్షపత్రాలు యేవిధంగా బయటపడినదీ తెలిసికోడానికి సి.ఐ.డి. శాఖవారు విచారణ చేస్తున్నారు.

రాజోలు తాలూకా యువజన కార్యకర్తల సమావేశం

మార్చి 26న అంతర్వేదిపాలెంలో

పగలు 12 గంటలకు సభ ప్రారంభమవుతుంది. అన్ని గ్రామాల ప్రతినిధులు పాల్గొనాలని కార్యదర్శి తెలియజేస్తున్నారు.

రొంపేరు రైతు మహాసభ

బాపట్లలో మార్చి 26 న

రాత్రి 10 గంటనుండి పేగ్రా-బుర్రకథ, (అప్పుగొండూరు బాలసంఘం దళంచే

ఏలూరు యజమానుల మొండితనం

సమ్మె పరిష్కారానికి అవరోధాలు

ఏలూరు, మార్చి 21

ఏలూరు జ్యూట్ కార్మికులు 900 మంది 5 రోజులనుండి శాంతియుతంగా సమ్మె చేస్తున్నారు. అందుకి ఆర్. డి. ఒ. గారి పర్యవసానంవల్ల, అదనంగా కరువుభత్యం క్రింద నెల 1కి రు. 4-10-0 యివ్వటానికి యజమానులు అంగీకరించారు.

కార్మికుల సమస్యపై అర్జుడి సేవమ చేస్తామని, కార్మికులు బేషరతుగా పనిలోకి వెళ్ళాలిసిందని, లేబరు కమీషనర్ యూని...

సమ్మె విచ్ఛిన్నానికే నిషేధాజ్ఞపొడిగింపు

ఏలూరు, మార్చి 20

ఆదోని అమాలీల కోర్కెలు అంగీకారం

కూలిరేట్ల హెచ్చింపు

ఆదోని, మార్చి 18

మైకా కార్మికులు పస్తులుంటున్నారు

సైదాపురం, మార్చి 17

నెల్లూరుజిల్లా సైదాపురం ఫిర్కాలో 12 రేషన్‌షాపు లున్నాయి. ఈ డిపోలలో మూడు వారాలనుండి బియ్యం సరిగా గింజలు లేవు. మైకాకార్మికులు వారం పొడుగునా పనిచేసి ఆదివారంనాడు రేషన్ డిపోకు వస్తే గింజలు లేవు అని తప్పిస్తున్నారు. షామైకా, నల్లిమిట్టగని, తెల్లబోడుగని, కాల్వగని, దేవరతిప్పగని, తోగిగని, పత్యకల్యాణి. ప్రభాకరమైకా ఈ 8 గనులవద్ద నివసించే 300 కుటుంబాలవారం రోజులనుండి గింజలు దొరక్క వస్తుండ...

రైల్వే గ్రెయిన్ షాపుల్లో అక్రమాలు

తిరుగూరు, మార్చి 12

చుట్టల పనివారి మజూరీల హెచ్చింపు

రాజమండ్రి పొగాకువర్తకసంఘం అంగీకారం

రాజమండ్రి, మార్చి 18

నేషనల్ కంపెనీ వాగ్దాన భంగం

పుగూరు కార్మికులసమ్మె

సింగరాయపేట, మార్చి 21

లింగగిరి పరగణాలో నైజాం పోలీసు దురంతాలు

కృష్ణాజిల్లా రైతుసంఘాధ్యక్షుని తీవ్ర ఖండన

లింగగిరి, మార్చి 21

కృష్ణాజిల్లా రైతుసంఘాధ్యక్షుడు అనుమర్లపూడి సీతారామారావుగారు యిలా ప్రకటిస్తున్నారు:

27-2-47 పత్రికలో లింగగిరి పరగణ కాంగ్రెసు నాయకులు కట్టా పున్నయ్యగారు...

నూతనమంత్రివర్గం ఉపాధ్యాయుల కోర్కెలను పునరాలోచించాలి

అర్ధాకలితో ఉపాధ్యాయుడు చదువుయెడ శ్రద్ధవహించడు

విద్యావిధానం దెబ్బతింటోంది

బెజవాడ, మార్చి 24

ప్రకాశం మంత్రివర్గ హయాంలో ఉపాధ్యాయ లోకానికి తీరని అన్యాయం జరిగింది. "అంగడిపడే అమ్మ అయినా పెట్టదు" అని లోకోక్తి ననుసరించి కాంగ్రెసు మంత్రులు...

కావలెననియు పై సమావేశంలో తీర్మానించారు.

విర్ధానగరం టీచర్ల సస్పెన్షన్ రద్దుచేయాలి

నరసరావుపేట

కర్నూలు

విజయనగరం

సింగిల్‌టీచర్ల ఇక్కట్లు

నర్సాపురం, మార్చి 18

తమిళనాడులో కార్మికోద్యమంపై కుట్ర

(1)	అర్డినెన్సుక్రింద డిటెన్షన్	75
(2)	మధుర కుట్రకేసు	103
(3)	కోయంబత్తూరు మర్డర్ కేసు	12
(4)	కోయంబత్తూరు 'కొట్లాట' కేసు	132
(5)	కోయంబత్తూరు ఇతరకేసులు	110
(6)	గోల్డెన్‌రాక్ 'రైటింగు' కేసు	282
(7)	దక్షిణభారత రైల్వేసమ్మె	1200
(8)	విక్రమసింగపురం మర్డర్ కేసు	17
(9)	విక్రమసింగపురం రైటింగు కేసు	105
(10)	మధుర రైటింగుకేసు	70
(11)	సీలంమేగ్న సైట్స్ కేసు	25
	9 వారంట్లలో మొత్తం	2,20

పైగా ఈ క్రింది వారిమీద అరెస్టువారంట్లున్నాయి.

(1) వి. శివానందం మద్రాసు లేబరు యూనియన్ అధ్యక్షుడు.

(2) ఎ. యస్. కె. అయ్యంగార్, అధ్య...

ఉపాధ్యాయులకు రైతుల అండ

రైతుసంఘ తీర్మానాలు

బెజవాడ, మార్చి 15

బెజవాడ తాలూకా రైతుసంఘ సాధారణ సభ్యుల సమావేశం బెజవాడలో ఫిబ్రవరి 28 వ తేదీన జరిగింది. ఈ సమావేశానికి 30 గ్రామాలనుంచి 46 మంది సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశములో గత సంవత్సరపు రిపోర్టు అంగీకరించబడింది.

ప్రజారక్షణ చట్టమును రద్దుచేసి ప్రజాసేవకులను విడుదల చేయాలనీ, జమీందారీ ఈనాందారీ విధానాలను ఎట్టి నష్టపరిహారము లేకుండా వెంటనే రద్దుచేయాలనీ, ప్రభుత్వం...

పోలీసు దౌర్జన్యాలను అరికట్టాలి

గన్నవర్రి, మార్చి 17

మంచినీటికొరతకు గ్రామస్తుల ఆగచాట్లు

దేశపాత్రునిపాలెం, మార్చి 15

గ్రామోద్యోగుల ప్రజా హింస

రాజమండ్రి, మార్చి 17

కొత్త సహకార సంఘాలలో ప్రజలకిచ్చిన హామీలగతి

ఈ సంఘాలకు ధాన్య సేకరణే ప్రధానకార్యం

రైతుల అవసరాలు తీర్చడం ప్రధానంకాదట

కొడాలి, మార్చి 22

దివితాలూకా కొడాలి ఉత్పత్తి కొనుగోలు...

అంతరార్థమేమిటి? రైతు కంట్రోలు ధరకు తన ధాన్యమును ఒక్క సొసైటీకే అమ్మాలి...

మంగళగిరి మాస్టర్ వీవర్ల ఎత్తులు

అమ్మకూరు, మార్చి 19

46 వ సంవత్సరం ఫిబ్రవరిలో మంగళగిరి ఫిర్కాకు కార్డుల పంపకం జరిగింది. అప్పుడు చేనేత కాంగ్రెసువారు దొంగకార్డులు కొన్నుకొని విపరీతమైన లాభాలు తీయుచున్నారు. ఈ మాస్టరు వీవర్లు 47 వ సంవత్సరము మగ్గముల లిస్టు తయారుచేయుటకు ఆటంకం కలిగిస్తున్నారు. పైగా ఇప్పుడు వున్న పాత కార్డులమీది తెల్లకాగితం అతికించి ఇరువుగో వచ్చువని చెప్పుతున్నారు.

ఇదివరకు వున్న దొంగకార్డులు పోతవని మనకు విపరీతమైన లాభాలు రావని ఇటువంటి ఆటంకములు కలిగిస్తున్నారు...

అమలాపురం తాలూకా చేనేతసంఘ తీర్మానాలు

ముమ్మిడివరం, మార్చి 15

తప్పనగుంటలో

26-3-47 రాత్రి 8 గంటలకు గన్నవరం తాలూకా తప్పనగుంటలో ఉమామహేశ్వరరావు రచించిన సీతారామరాజు బుర్రకథ ఉంటుంది.

కమ్యూనిస్టుపార్టీ నిధికి ఆంధ్ర ప్రజల కానుకలు

పార్టీకి నా కానుక

కృష్ణాజిల్లా కమ్యూనిస్టుకమిటీ కార్యదర్శికి కామ్రేడ్,

నేను కమ్యూనిస్టుపార్టీలో చేరి ఇప్పటికి మూడు సంవత్సరములు...

15-3-47. } అబ్బూరు వీరయ్య.

నందిగామ తాలూకాలో

అనిగండ్లపాడు	80 8 0
పెనుగంచిప్రోలు	22 13 0
కన్నెవీడు	40 0 0
వత్సవాయి	302 0 0
ముచ్చింతాల	70 0 0
గుమ్మడిదుర్రు	17 0 0
	532 13 0

పెండ్లికట్నం

చందాపురం గ్రామంలో చిరుమామిళ్ళ నాగభూషణంగారు తమ వివాహసందర్భంలో 10రూ విరాళమిచ్చారు. వధువు 15రూపాయలు యిచ్చారు.

దివి తాలూకా

మొవ్వ	547 0 0
పేములమడ	64 0 0

విశాఖ జిల్లా

హార్బర్ కార్మికులు	16 0 0
ఇతర కార్మికులు	17 0 0
హార్బర్ బి. ఆర్. యస్. కార్మికులు	12 0 0
చిల్లర వసూళ్ళు	55 1 0
బందరు పట్టణంలో మరికొన్ని వసూళ్ళు	78 1 0

భారత పరిశ్రమలకు ప్రభుత్వ రక్షణ

కేంద్రప్రభుత్వ ప్రకటన

న్యూఢిల్లీ, మార్చి 23

భారతదేశంలోని కొన్ని ప్రధాన పరిశ్రమలకు యివ్వవలసిన రక్షణలపై టారిఫ్ బోర్డు చేసిన సలహా మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నేడు గెజిట్‌లో ప్రకటించింది.

ఉక్కు: దీనికి 1924 నుండి రక్షణ యిస్తూంది...

ఎద్దుపోయినది

నా తాలూకు 5 దుక్కుటెద్దు ఎర్ర ఎద్దు, విలువు కొమ్ములుగలది...

మాచికొండ, 23-3-47. } ఇట్లు, కరియావెంకటేశ్వర్లు.

బ్రిటిష్ మిలిటరీ సన్నాహాలపై లేబరుసభ్యుల ఖండన

లండన్, మార్చి 23

బ్రిటిష్ లేబరు ప్రభుత్వ విధానంపట్ల లేబరు సభ్యుల అసంతృప్తి నానాటికీ పెరుగుతూంది. శాంతి సమయంలో కూడా నిర్బంధ సైన్యంలో చేరాలనే బిల్లు త్వరలో కామన్సులో రెండవసారి చర్చకు రాబోతూంది. ఈ బిల్లును ఖండిస్తూ 60 మందిలేబరు సభ్యులు ఒక సవరణను తేవిశ్చయించారు. మొదటి మంత్రి బెవిన్ విదేశాంగ విధానాన్ని వ్యతిరేకిస్తున్న 40 మంది లేబరు సభ్యులనూ, కలుపుకొని ఇప్పుడు మొత్తం వందమంది లేబరు సభ్యులు ప్రభుత్వ విధానాన్ని అచ్చితంగా ఖండించడానికి నిశ్చయించుకున్నట్లు తెలుస్తుంది. లిబరల్ సభ్యులుకూడా వీరితో కలవబోతున్నారు. ఈప్రాతికూల్యాన్ని అణచడానికి కఠిన చర్యలు తీసుకోవడం గురించి ప్రభుత్వం ఆలోచస్తున్నదట. రెండవసారి చర్చను వాయిదా వేయవచ్చునని కూడా అనుకుంటున్నారు.

రక్షణ విధానంపై సవరణను త్రోసివేశారు

మొన్న కామన్సుసభలో రక్షణ విధానంపై చర్చ జరిగింది. రక్షణ శాఖ మంత్రి ఏ. వి. అలెగ్జాండర్ మాట్లాడుతూ ఇండియా, పాలస్తీనా, ఈజిప్టు హాంగ్‌కాంగ్, మలయాల్లో బ్రిటిష్ సేన లింకా ఉండవలసిన అవసరం ఉందన్నారు. అక్కడి సేనలను వెంటనే తగ్గించడంగాని, తొలగించడంగానిచేస్తే ఆదేశాలలో శాంతి భద్రతలకు పెద్దదెబ్బ తగులుతుందట. సేనల వివరాలను ప్రకటించడం బ్రిటిష్ రక్షణకుగాని, శాంతికిగాని శ్రేయస్కరం కాదన్నాడు.

ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తూ 45 మంది లేబరు సభ్యులు ఒక సవరణ తీర్మానం దాఖలుచేశారు. కాని, కామన్సు సభాధ్యక్షుడు దానిని త్రోసిపుచ్చాడు.

తరువాత జరిగిన చర్చలో వీరిలో ప్రముఖులు తమ వ్యతిరేకతను వెల్లడి చేశారు.

జాన్ పాటన్ ఇలా అన్నాడు:

"జనాభా దామాషా ప్రకారం అమెరికాకన్నా రెండింతలు సేనను బ్రిటన్ సిద్ధంగా ఉంచదలుస్తే, ఇదంతా రష్యాను దృష్టిలో పెట్టుకొనే చేస్తున్నామా అనిపిస్తుంది. పునర్నిర్మాణ కార్యక్రమంలో నిమగ్నమైన రష్యాను కూడా వారెవ్వరూ, ఆదేశంవల్ల మనకే లాంటి ప్రమాదం ఉందనుకోరు.

"హాంగ్‌కాంగ్, మలయాల్లో అంత సైన్యం ఉంచడం దేనికి?"

ప్రస్తుత పారిశ్రామిక క్లిష్టస్థితిలో మరొక అరులక్షల కార్మికులు అవసరం కాబట్టి, సైనికసంఖ్యను తగ్గించాలని వ్యాట్ అన్నాడు.

మరో యుద్ధానికి సన్నాహాలా?

జిలియకస్ అనే లేబరు ప్రముఖుడు మాట్లాడుతూ, మరి పదేళ్ళలో యుద్ధానికి కావలసినసన్నాహాలన్నీ సాగించండి అని ప్రభుత్వం మిలటరీ నాయకులకు హుకుం ఇచ్చినదనిపిస్తూంది, ఇది సహించరాని విషయం అని ఖండించారు.

"మిత్రరాజ్య సమితిపట్ల విశ్వాసం ఉన్నట్లయితే, సోవియటు అమెరికాలతో సరిసమానంగా స్నేహాన్ని కాంక్షిస్తున్నట్లయితే ఈ మిలటరీ బందోబస్తు అర్థం లేదు.

"కాని సోవియటును వ్యతిరేంచి బ్రిటిష్ ప్రభుత్వం అమెరికాతోను మిలటరీ కూటమిని నిర్మిస్తూంది. ఇది చాలా ప్రమాదకరమైన పన్నాగం. అమెరికా డబ్బు, ప్లానులు సప్లయిచేస్తుంది. కాని, యుద్ధజ్వాలల్లో ఆహుతికావలసిన సైనికులను సప్లయి చేయవలసిన వంతు బ్రిటనుకే అప్పగిస్తుంది" అని ఖండించాడు.

తమకు నచ్చని ప్రభుత్వాలేర్పడితే అమెరికా ఒప్పదట

వాషింగ్టన్: మార్చి 22

ట్రూమన్ ప్రకటనపై అమెరికా శాసనసభ విదేశవ్యవహార ఉపసంఘం ఎదుట చర్చ జరిగింది.

"టర్కీపై మరొకదేశం (సోవియటును ఉద్దేశించి) ఒత్తిడితెస్తూంది. టర్కీ విషయంలో అమెరికా జోక్యం కలిగించుకోడానికి ముఖ్యకారణం ఇదే" అని ప్రభుత్వం తరపున ఆకిసన్ తన రిపోర్టును సాగించాడు.

ట్రూమన్ ప్రకటన మిత్రరాజ్య సమితిని త్రోసిరాజనడంలేదా అన్న ప్రశ్నకతను ఇలా జవాబు చెప్పాడు:

"మన కర్తవ్యం అని గుర్తించి చేయవలసిన పనులకు మిత్రరాజ్యసమితి ఆటంకం కాకూడదు. శాంతికి భంగకరమైన సమస్యలన్నీ మిత్రరాజ్యసమితి ఎదుటికి పోవచ్చును. అంతమాత్రంచేత ఒక ప్రభుత్వం మరొక ప్రభుత్వంయొక్క సహాయాన్ని అడుగకూడదని ఎక్కడా లేదు."

ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా, మొదలయిన దేశాల్లో, అమెరికాకు ఇష్టం లేని ప్రభుత్వాలేర్పడడానికి మరె ప్రభుత్వమైనా తోడ్పడితే అమెరికా ఏమిచేస్తుంది అన్న ప్రశ్నకు ఈ దురాక్రమణవాది ఇలా జవాబు చెప్పాడు:

"ఆయాదేశాల ప్రజలకిష్టంలేని ప్రభుత్వాలను వారిపై రుద్దడానికి ప్రయత్నిస్తే అది మిత్రరాజ్య ప్రణాళికకు విరుద్ధమైన చర్యగా అమెరికా భావిస్తుంది." ఇతని దృష్టిలో అమెరికా ఇష్టమే ఆయాదేశాల ప్రజల ఇష్టమన్నమాట.

"గ్రీసు, టర్కీల్లో కమ్యూనిస్టుల నాయకత్వక్రింద ప్రభుత్వాలేర్పడడం అమెరికా శ్రేయస్సుకు భంగం అనే అభిప్రాయమేకదా ఈ ప్రతిపాదనకు ముఖ్య కారణం?" అని ఒకరు అడిగారు.

"మీరన్నది నిజం." అని ఆకిసన్ జవాబు చెప్పాడు.

"పసిఫిక్కు రంగంలోనూ చైనాలోనూ కూడా కమ్యూనిస్టు ప్రాబల్యంగల ప్రభుత్వలేర్పడడం అమెరికా శ్రేయస్సుకు భంగమా?" అనిమరొక ప్రశ్న.

"నిజమే. అలాఏర్పడటం మనకంత అనుకూలమైనది కాద"ని ఆకిసన్ జవాబు.

గ్రీసు, టర్కీలకు అమెరికా సహాయంపై మిత్రరాజ్యసమితి అజమాయిషీ ఉండాలని ఏలాంటి సవరణా కూడదు అని ఆ సమితిపట్ల అమెరికా ప్రభుత్వ తృణీకారభావాన్ని సుస్పష్టం చేశాడు.

జర్మనీ రాజ్యాంగ నిర్మాణం

మాలొటావ్, బెవిన్ల సూచనలు

మాస్కో, మార్చి 22

జర్మనీలో తాత్కాలిక ప్రభుత్వనిర్మాణాన్ని గురించి సోవియటు విదేశాంగ మంత్రి మాలొటోవ్ ఈక్రేంది దిగువ ప్రణాళికను సూచించాడు:

1. రాజ్యాంగయంత్రం ప్రజాతంత్రయుతంగా ఉండాలి. ప్రభుత్వ నిర్వాహణ సంస్థలను వయోజన వోటింగు ద్వారా నిర్మించాలి.

2. రాష్ట్ర శాసనసభలను రద్దుచేసి హిట్లరు కేంద్రనియంతృత్వ ప్రభుత్వాన్ని నెలకొల్పాడు. ఆవిధానాన్ని రద్దుచేయాలి. రాష్ట్ర శాసనసభలను నెలకొల్పాలి. రెండు శాసనసభలుగల పార్లమెంటును స్థాపించాలి.

3. తాత్కాలిక కేంద్ర ప్రభుత్వాన్ని స్థాపించాలి. జర్మనీ రాజకీయ, ఆర్థిక ఐక్యతను యిది నిర్మించాలి. మిత్రరాజ్యాలపట్ల జర్మనీ బాధ్యతలను ప్రభుత్వము నిర్వహించాలి.

ఈ కేంద్ర ప్రభుత్వం ఏర్పడాలంటే పోట్సుడం నిర్ణయాలననుసరించి అఖిల జర్మనీ ఆర్థిక, పారిశ్రామిక, రవాణా, విదేశ వర్తకశాఖలను నిర్మించాలి.

ప్రజాపక్షాల, స్వతంత్ర ట్రేడుయూనియన్ల, ఇతర నాజీ వ్యతిరేకసంస్థల, ప్రత్యేక రాష్ట్రాల ప్రతినిధుల సహకారముతో తాత్కాలిక ముసాయిదారాజ్యాంగ ప్రణాళికను తయారుచేయమని కంట్రోలు కౌన్సిలును ఆజ్ఞాపించాలి. ఈ తాత్కాలిక రాజ్యాంగాన్ననుసరించి ఎన్నికలు జరిపించాలి. ఆపైని తాత్కాలిక ప్రభుత్వాన్ని నిర్మించాలి.

జర్మనీ మిలిటరీ దురాక్రమణతత్వాన్ని సమూలంగా నిర్మూలించడం, జర్మనీ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడం దీని ముఖ్యకర్తవ్యాలుగా నిర్ణయించాలి.

శాశ్వత రాజ్యాంగ ప్రణాళికను జర్మన్ ప్రజలు ఆమోదించాలి.

జర్మనీ రాజ్యాంగాన్ని వివరిస్తూ మాలొటావ్ ఇలా అన్నాడు:

"జర్మనీని ఏకైక ప్రజాతంత్ర రాజ్యంగా నిర్మించాలి. జర్మనీకంతటికీ ఒకే పార్లమెంటు ఉండాలి. అది రెండు శాసనసభలతోకూడి ఉండాలి. జర్మనీ కంతటికీ ఒకే కేంద్రప్రభుత్వం ఉండాలి. వివిధ రాష్ట్రాల రాజ్యాంగహక్కులకు రక్షణ ఉండాలి.

"జర్మన్ రిపబ్లిక్కు అధ్యక్షుడిని పార్లమెంటే ఎన్నుకోవాలి.

"పార్లమెంటు తయారుచేసినరాజ్యాంగము దేశమంతటా అమలు జరగాలి. రాష్ట్రాల్లో రాష్ట్రశాసనసభలు తయారుచేసే రాజ్యాంగం ఉంటుంది.

"ఈ రెండు రాజ్యాంగాలూ ప్రజాతంత్రయుతంగానూ, జర్మనీ ఏకైక ప్రజాతంత్ర రాజ్యంగా స్థిరపడడానికి తోడ్పడేవిగానూ ఉండాలి.

"దేశమంతటా ప్రజాపక్షాలూ, ట్రేడ్ యూనియన్లూ, ఇతర ప్రజాతంత్ర సంస్థలూ అభివృద్ధి పొందడానికి రెండు రాజ్యాంగాలూ తోడ్పడాలి. వాక్సభా పత్రికా స్వాతంత్ర్యాలు మొదలైన పౌరసత్వాలకు ఈరెండూ హామీ ఇవ్వాలి.

"అఖిల జర్మనీ పార్లమెంటులోని రెండు శాసనసభలూ, రాష్ట్ర శాసనసభలూ నేరుగా ఎన్నుకోబడాలి. సమానవోటింగు హక్కుతో, దామాషా పద్ధతి ప్రకారం వోటింగు జరగాలి.

స్థానిక పరిపాలనా సంస్థలు కూడా ఈ ప్రకారంగానే ఎన్నుకోబడాలి.

బెవిన్ ప్లాను

మొన్నటి సమావేశంలో జర్మన్ రాజ్యాంగనిర్మాణసభ గురించి బెవిన్ ఒక ప్లాను సూచించాడు.

రెండు శాసనసభలుగల పార్లమెంటు ఉండాలని అతనూ సూచించాడు. కాని, ఒకమాత్రమే ప్రజలచేత ఎన్నుకోబడాలట. రెండవది రాష్ట్రశాసనసభా ప్రతినిధుల సంస్థగా ఉండాలట. రాజ్యాంగానికి సంబంధించిన విషయాల్లో రెండవ సభకు వీటో అధికారం ఉండాలట. అంటే ఎప్పటికప్పుడు ప్రతిష్టంభన తెచ్చిపెట్టవచ్చునన్నమాట.

కేంద్రప్రభుత్వ అధికారాలనూ, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలనూ కేటాయించాలట. అవసరమైనంత రాజకీయ, ఆర్థిక ఐక్యతను నెలకొల్పడానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి అధికారాలుండాలి. మిగతా అధికారాలన్నీ రాష్ట్రాలకేఉండాలి.

జర్మన్ దురాక్రమణతత్వ నిర్మూలన గురించీ, ప్రజాపక్షాల ట్రేడుయూనియన్ల అభివృద్ధిని గురించీ ఒక్కమాట లేదు.

ఫ్రాన్సులో ప్రతిష్టంభన తప్పింది

ప్రస్తుత క్లిష్ట పరిస్థితిలో ప్రతిష్టంభన హానికరమని కమ్యూనిస్టుల నిర్ణయం

పారిస్: మార్చి. 22

ఫ్రెంచి మంత్రివర్గ ప్రతిష్టంభనను గురించి చర్చించడానికి సోషలిస్టుపార్టీ జనరల్ కౌన్సిల్ నిన్న సమావేశమైంది. "ఇండో-చైనాలో త్వరలో యుద్ధవిరమణ ఒడంబడిక కుదుర్చుకోవాలి. వీట్‌నామ్ నాయకులతో తిరిగి సంప్రతింపులు ప్రారంభించాలి." అని ఈ సమావేశం ఒక తీర్మానం చేసింది.

"ప్రజలు ఎన్నుకున్న ప్రధానమైన పార్టీల్లో ఏ ఒక్కదానికి వ్యతిరేకంగా మిగతావి ముఠాలుకట్టకూడదు. అలాంటి ముఠాల్లో సోషలిస్టుపార్టీ చేరకూడదు." అని మరొక ముఖ్య తీర్మానంకూడా చేసింది. దీని అర్థం కమ్యూనిస్టులులేని మంత్రివర్గంలో సోషలిస్టుపార్టీ చేరదని.

కమ్యూనిస్టులు లేని మంత్రివర్గంలో కాథలిక్కుపార్టీ చేరకూడదని, గత వారం జరిగిన ఆ పార్టీమహాసభ కూడ తీర్మానించింది.

ఇండో-చైనాలో అనుసరించవలసిన విధానాన్ని గురించి కమ్యూనిస్టుపార్టీ నాయకుడయిన థోరేతో సంప్రతింపులు జరిపాడు. ఫ్రాన్సు అధ్యక్షుడయిన విన్‌సెంటు ఆరియోల్ కాథలికుపార్టీ నాయకులతో సంప్రతించాడు.

ఈ సంప్రతింపుల ఫలితంగా, ఇండోచైనాకు వెళ్ళే కొత్త హైకమీషనరుకు ఇచ్చే ఉత్తరువులపై కమ్యూనిస్టులతో సహా ప్రభుత్వపక్ష ప్రముఖులు సంతకాలు పెట్టడానికి ఒడంబడిక కుదిరింది. అంటే వీట్‌నామ్‌పట్ల ఫ్రెంచివైఖరిలో ఇక ముఖ్యమైన మార్పులు కలుగుతాయన్నమాట.

కమ్యూనిస్టుపార్టీ నిర్ణయము

మంత్రివర్గం పరిస్థితిని గురించి చర్చించడానికి కమ్యూనిస్టుపార్టీ కార్యవర్గం సమావేశమయింది, ప్రస్తుత రాజకీయ, ఆర్థిక క్లిష్టపరిస్థితుల్లో ఫ్రాన్సులో మంత్రివర్గం ప్రతిష్టంభన ఏర్పడడం శ్రేయస్కరం కాదని ఫ్రెంచి కమ్యూనిస్టుపార్టీ కార్యవర్గం నిశ్చయించింది. అందువల్ల వీట్-నామ్ పట్ల ప్రభుత్వం తన విధానం మార్చుకొనేలా ఒత్తిడి తేడానికే నిశ్చయించుకుంది. మంత్రివర్గంలోని కమ్యూనిస్టులు రాజీనామా ఇవ్వకూడదని, పార్టీ [illegible] వర్గం నిర్ణయించింది. శాసనసభ[illegible] కమ్యూనిస్టులు మాత్రం వోటు[illegible] రాదని నిశ్చయించింది.

దీని ఫలితంగా, ఈవేళ శాసనసభ[illegible] తనపై విశ్వాసతీర్మానాన్ని కమ్యూని[illegible] శాసనసభ్యులు బలపరచకపోతే మం[illegible] వర్గం రాజీనామాను దాఖలుచేయాలి అ[illegible] నిర్ణయాన్ని ప్రధాని రెమాడియర్ మా[illegible] కున్నాడు.

రాడికల్‌పార్టీ వైఖరి

రాడికల్‌పార్టీలోని అభివృద్ధినిరోధ[illegible] నాయకవర్గం, కమ్యూనిస్టులను మంత్రివర్గంలో లేకుండా చేయాలన్న ఉద్దేశం[illegible] ఏమైనాసరే ప్రతిష్టంభన తెచ్చిపెట్టాలను కున్నారు, ఆపార్టీ కౌన్సిల్ సమావేశంలో తనపార్టీవారు మంత్రివర్గంలో నుంచి రాజీనామా ఇవ్వాలన్న తీర్మానానికి 28 మంది మాత్రమే అనుకూలంగా వోటు చేశారు. డీగాల్ అనుచరుడయిన గియాకోబి మొదలైనవారు దీనిని బలపర్చారు. 26 మంది వ్యతిరేకంగా వోటు చేశారు.

అసెంబ్లీలో వోటింగు

ఈవేళ అసెంబ్లీసమావేశం జరిగింది. ఇండోచైనా వ్యవహారాలకు 854 కోట్ల 30 లక్షల ఫ్రాంకులు కావాలిఅన్న ప్రభుత్వ ప్రతిపాదన వోటుకు పెట్టబడినది. ఈప్రతిపాదననే తనపట్ల విశ్వాస తీర్మానంగా పరిగణిస్తానని ప్రధాని రెమాడియర్ ప్రకటించాడు.

కమ్యూనిస్టు సభ్యులూ, మరికొంత మంది వలసదేశ ప్రతినిధులూ వోటింగులో పాల్గొనలేదు. మిగిలిన 411 మంది ప్రభుత్వ ప్రతిపాదనను బలపరిచారు.

వోటింగు సమయంలో కమ్యూనిస్టు పార్టీ వైఖరిని వివరిస్తూ అసెంబ్లీపార్టీ నాయకుడు డుక్లస్ ఇలా అన్నాడు. "మంత్రివర్గం చీలిపోకుండా ఉండడం కోసం మేము రాజీకి ఒప్పుకున్నాము. మామంత్రులు రాజీనామా ఇవ్వకూడదను కున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో సంయుక్త మంత్రివర్గంకన్నా మరొకలాంటి ప్రభుత్వానికి ఫ్రాన్సులో అవకాశంలేదు.

"మాస్కో సమావేశంలో, రూర్ బొగ్గును గురించి ఫ్రెంచి జాతీయ వాంఛలను బ్రిటన్, అమెరికాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈసందర్భంలో మంత్రివర్గం ఐక్యతతో బిడాల్‌ను బలపరచవలసిన అవసరంఉంది."

రాడికల్‌నాయకుల వైఖరిమార్పు

ఈవోటింగు అనంతరం రాడికల్ పార్టీ నాయకులు తోకముడిచారు. తమ మంత్రులు రాజీనామాఇవ్వాలన్న తీర్మానాన్ని తమవారే చాలామంది వ్యతిరేకించారు. పైగా, సోషలిస్టు, కాథలిక్కు పార్టీకౌన్సిళ్లనిర్ణయాలు తెలుసుకున్నారు, ఇక రాజీనామా ఇవ్వటంవల్ల తమపార్టీకి పొసగదని గ్రహించి, రాజీనామా ఇవ్వకూడదని నిశ్చయించుకున్నారు.

ప్రజాశక్తి చందా

సంవత్సరం చందా	రు.	24—0—0
విడిపత్రిక		0—1—0
వారపత్రిక సం॥ చందా		9—0—0
వారపత్రిక		0—3—0

Edited, Printed & Published by Katragadda Rajagopala Rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada.

END OF ISSUE